క్లుప్తంగా

సజ్జలను కలిసిన మంత్రి ఆదిమూలపు సురేష్



మంత్రి సురేష్, నాయకులతో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

యర్రగొండపాలెం: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌తోపాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితుల గురించి సజ్జల అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మజీద్, పెద్దారవీడు మండల పార్టీ అధ్యక్షుడు పి.కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాచగొర్ల పిచ్చయ్య ఉన్నారు.

అట్రాసిటీ కేసు నమోదు

గిద్దలూరు రూరల్: మండలంలోని కంచిపల్లె గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే వ్యక్తిని రాజుపేటకు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కులం పేరుతో దూషించినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బైక్‌పై వెళ్తున్న చంద్రశేఖర్‌ను కల్యాణ్ అనే వ్యక్తి గ్రామంలో బైక్ స్పీడుగా ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించడంతో వారి ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

దళితుల సమస్యలపై నిరంతర పోరాటం

పొదిలి రూరల్: ఎన్నో ఏళ్లుగా దళితవాడల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై అంబేడ్కర్ ఇండియా మిషన్ నిరంతర పోరాటం చేస్తోందని సంస్థ జిల్లా అధ్యక్షుడు కె.అనిల్ అన్నారు. సోమవారం పొదిలిలో దళిత కాలనీలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్న దాడులు అమానుషమన్నారు. ఈ దాడులను ఐక్యంగా ఉండి ఎదుర్కోవాలన్నారు. ఏఐఎం పొదిలి మండల అధ్యక్షునిగా బండి అశోక్‌ను నియమించారు.

బాధ్యతలు స్వీకరించిన ఎస్సై



బాధ్యతలు చేపట్టిన ఎస్సై బ్రహ్మనాయుడు

కొనకనమిట్ల: మండల ఎస్సైగా బ్రహ్మనాయుడు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఒంగోలులో పని చేస్తున్న ఆయన బదిలీపై కొనకనమిట్లలో నియతులయ్యారు. ఆయనను ఏఎస్సై గోపాలకృష్ణ, రైటర్ మురళీకృష్ణ, సిబ్బందితోపాటు పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

గిద్దలూరు రూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి గంగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్‌బాష అనే వ్యక్తి గిద్దలూరు ప్రాంతంలో అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి గిద్దలూరు నుంచి యర్రగొండపాలెం తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు ఆటోలో వెళ్తున్న 29 బస్తాల వాహనాన్ని గుర్తించారు. బియ్యం బస్తాలను గోదాంకు తరలించారు. అనంతరం వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. మహ్మద్‌బాషా అనే వ్యక్తిపై 6 ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

మార్కాపురం టౌన్: మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రూబెన్, సుబ్బరాయుడు హరి, ఇమాంషా, తిరుమలయ్య పాల్గొన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలి

గిద్దలూరు రూరల్: సహకార సంఘాల బ్యాంకుల బలోపేతానికి కృషిచేయాలని ఐసీఎం ఫ్యాకల్టీ టి.శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని ముత్తుముల భాస్కర్‌రెడ్డి కల్యాణ మండపంలో రైతులు, సహకార బ్యాంకు సొసైటీ సిబ్బందికి సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ బ్యాంకుల అభివృద్ధికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ప్రయత్నించాలన్నారు. డీసీఓ పి.రాజశేఖర్, ఎస్‌డీఎల్‌సీఓ వీరప్రసాద్, సీఈఓ పాలుగుళ్ల శ్రీనివాసరెడ్డి, సొసైటీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి

- సబ్ కలెక్టర్ సేథు మాధవన్

మార్కాపురం: స్పందన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ సేథు మాధవన్ ఆదేశించారు. సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆయన డివిజన్‌లోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

➤ పుల్లలచెరువు మండలం అయ్యగానిపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మంది గ్రామస్తులు లారీలో సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. 72 ఏళ్ల నుంచి పెండింగులో ఉన్న అయ్యగానిపల్లి భూములను వెంటనే రీసర్వే నిర్వహించి రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన కోటేష్ నాయక్, కిశోర్‌బాబు, నాగేశ్వరనాయక్, సుబ్బారావు నాయక్ కోరారు. ఇటీవలే న్యాయ పరమైన సమస్యలు తొలిగినందున శాశ్వత భూహక్కు కల్పించాలని విన్నవించారు. తమ గ్రామ రైతులతో పాటు మానేపల్లి, చౌటపాచర్ల, కొత్త అయ్యగానిపల్లి రైతులు కూడా ఈ పొలాల్లో సాగుచేసుకుంటున్నారని, అర్హులందరికీ భూ హక్కు కల్పించాలని అర్జీలో పేర్కొన్నారు.



సబ్ కలెక్టర్‌కు భూ సమస్యను వివరిస్తున్న అయ్యగానిపల్లి గ్రామస్తులు

➤ మార్కాపురం సబ్ డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమయ్య, రఫీ, బాలనాగయ్య తదితరులు సబ్‌కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.

నేడు మంత్రి సురేష్ పర్యటన

పుల్లలచెరువు: మండల కేంద్రం పుల్లలచెరువులో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రెంటపల్లి సుబ్బారెడ్డి, ఎంపీడీవో మరియదాసు తెలిపారు. ఉదయం 11 గంటలకు స్థానిక జెడ్పీ పాఠశాలలో కోటి 18 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించడం, అనంతరం రూ.80 లక్షలతో నిర్మించిన సచివాలయ-1, 2 నూతన భవనాలను ప్రారంభించడం, తర్వాత ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కంచర్ల వీరయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంతరం 5 గంటలకు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పని సరిగా హాజరు కావాలని వారు కోరారు.



ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సచివాలయం-1

ఇగ్నైట్ యంగ్ మైండ్స్ విజేతలకు బహుమతులు

తర్లుపాడు: ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికితీసేందుకుగానూ నిర్వహిస్తున్న ఇగ్నైట్ యంగ్ మైండ్స్‌లో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్థానిక జడ్పీ కళాశాలలో జానపద నృత్యం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. జానపద నృత్యం సీనియర్ విభాగంలో చెన్నారెడ్డిపల్లి పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి, తర్లుపాడు జెడ్పీ పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. వ్యాసరచన సీనియర్స్ విభాగంలో మీర్జపేట జెడ్పీ పాఠశాల విద్యార్థి చింతం రాజేష్ ప్రథమ, చెన్నారెడ్డిపల్లి పాఠశాల విద్యార్థిని లీల ద్వితీయ, తర్లుపాడు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని ఎం.లావణ్య తృతీయ బహుమతి సాధించారు. జూనియర్స్ విభాగంలో సౌజన్య, శ్రీ లక్ష్మి, అమృత గెలుపొందారు. విజేతలకు ప్రధానోపాధ్యాయుడు ఎం సుధాకర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కలుజువ్వలపాడు హెచ్‌ఎం సత్యనారాయణ, మీర్జపేట హెచ్‌ఎం ప్రవీణ్, ఇగ్నైట్ యంగ్ మైండ్స్ సభ్యులు పి.ఆనంద్, స్టాఫ్ సెక్రటరీ బీవీ వెంకటేశ్వరరెడ్డి, పీడీ చెంచయ్య నాయుడు, హకీలా ఖాన్, భాస్కర్, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.



జానపద నృత్య వేషధారణలో విద్యార్థులు, పక్కన ఉపాధ్యాయులు

మోహన్‌రావు సేవలు మరువలేనివి

పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ కార్యదర్శి మోహన్‌రావు సేవలు మరువ లేనివని ఎంపీడీఓ విజయ కొనియాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ప్రశంసపత్రాన్ని అందుకున్న మోహనరావు అభినందన కార్యక్రమం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఎంపీడీఓ విజయ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికులతో ఎంతో రద్దీగా ఉండే మండల కేంద్రాన్ని ఎంతో పరిశుభ్రంగా, ప్రజలను ఆకట్టుకునే రీతిలో ఉంచటం ఆయన విధి నిర్వహణకు అద్దం పడుతోందన్నారు. సర్పంచ్ చిత్తూరి హారిక, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అమిరెడ్డి రామిరెడ్డి, మాజీ ఎంపీపీ జోగి వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గంటా వెంకట రమణారెడ్డి, పంచాయతీ ఉప సర్పంచ్ దూదేకుల రసూల్, ఏపీఎం పోలయ్య, బొగ్గరపు రమేష్, చిట్యాల యోగిరెడ్డి, ఉపాధ్యాయులు కిరణ్ కిశోర్‌కుమార్, వర్ధన్ పాల్గొని సన్మాన గ్రహీత మోహన్‌రావును ఘనంగా సత్కరించారు.



మోహన్‌రావును సత్కరిస్తున్న నాయకులు, అధికారులు

సంగమేశ్వర ఆలయంలో పూజలు



పూజలందుకుంటున్న శివలింగం

కొనకనమిట్ల: శ్రావణ మాసం నాగ పంచమి సోమవారం సందర్భంగా మండలంలోని ఎదుర్రాళ్లపాడులో గంగాపార్వతి సమేత సంగమేశ్వరస్వామి ఆలయం, బ్రాహ్మణపల్లి కాశీవిశ్వేశ్వర ఆలయాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. సంగమేశ్వరస్వామి, పార్వతీదేవి, వినాయకస్వామి, నందీశ్వరులకు ఆలయ అర్చకులు విజయకాంత్ శర్మ పూజలు చేశారు. స్వామివారికి వెంకటబ్రహ్మయ్య, ఈశ్వరిదేవి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రాహ్మణపల్లి కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలోని శివలింగానికి నూతనంగా నాగపడగను ఏర్పాటు చేసి అలంకరించారు. అర్చకులు శేఖరశర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి

మార్కాపురం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను అమలు చేయాలని కోరుతూ పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సోమవారం జాయింట్ ఫోరం ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టల్ యూనియన్ నాయకులు రమణారెడ్డి మాట్లాడుతూ.. గత 9 నెలలుగా ఎన్‌పీఎస్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వివిధ దశల్లో ఐక్యంగా పోరాటం చేస్తున్నారని, దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందనీ, ఓపీఎస్ అమలు చేసే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు హర్షత్‌ఖాన్, సుకుమార్, మణికుమార్, శంకర్, మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.



గేట్ మీటింగ్‌లో మాట్లాడుతున్న రమణారెడ్డి

రైతులకు మేలు చేసేందుకు కృషి

- వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన షకీలా

దర్శి: వ్యవసాయ మార్కెట్ మార్డు ద్వారా రైతులందరికీ మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్‌లో షకీలా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను మార్కెట్ యార్డ్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. షకీలా మాట్లాడుతూ అందరి సలహాలు సూచనలతో మార్కెట్ యార్డ్‌ను విజయపథంలో నడిపిస్తామని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లలో కూడా రిజర్వేషన్‌లు పెట్టి ముస్లిం మహిళకు మార్కెట్ మార్డ్ చైర్మన్ పదవి తొలిసారి ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి ,షేక్ అమీన్ బాషా, సెక్రటరీ ఎఫ్ఎసీ తుమ్మలపూడి మస్తాన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.



బాధ్యతలు స్వీకరిస్తున్న షకీలా

ఘనంగా నాగపంచమి వేడుకలు



ప్రత్యేక అలంకరనలో నాగదేవతల విగ్రహాలు

మార్కాపురం రూరల్: మండలంలోని బోడపాడు గ్రామంలో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నాగపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగదేవతల విగ్రహాలను ప్రత్యేకంగా అలకంరించి అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున హాజరై పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సాయంత్రం మహిళలు, చిన్నారులతో కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు.

పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ



వాటర్ ప్యూరిఫయిర్ వద్ద విద్యార్థులు

మార్కాపురం రూరల్: మండలంలోని భూపతిపల్లి గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్‌లోని ఎంఆర్‌ఐటీఎస్ కళాశాల స్ట్రీట్ కాజ్ విద్యార్థుల బృందం రూ.30 వేల విరాళాలు సేకరించి ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పవన్, శివసాయి, పవన్‌కుమార్ మాట్లాడుతూ.. భూపతిపల్లి జెడ్పీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని తమ బృందం ఆధ్వర్యంలో రూ.30 వేలు వెచ్చించి వాటర్ ప్లాంట్ నిర్మించినట్లు పేర్కొన్నారు. సంస్థ సభ్యులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలి



అర్జీ అందిస్తున్న యువకులు

త్రిపురాంతకం: మండలంలోని మేడపి అంబేడ్కర్ కాలనీ ప్రజల అవసరం కోసం శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఆ కాలనీకి చెందిన యువజన నాయకులు కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన యువకులు డిప్యూటీ తహసిల్దార్ భ్రమరాంబకు వినతిపత్రం అందించారు. గతంలో ఉన్న శ్మశాన వాటిక స్థలం హైవేలో పోయినందున తిరిగి స్థలం కేటాయించాలని కోరారు.

ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి

కొనకనమిట్ల: వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు ఈ-క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని ఏఓ ప్రసన్న రంగలక్ష్మి సూచించారు. సోమవారం చినారికట్లలో ఈ పంట నమోదును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. మండలంలో సాధారణ భూ విస్తీర్ణం 18,667 ఎకరాలు కాగా 3,040 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేశాన్నారు. ఆర్బీకేల్లో ప్రస్తుతం పలు రకాల ఎరువులు 12 టన్నులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని ఏఓ స్పష్టం చేశారు.

మఠం జీర్ణోద్ధరణకు అంకురార్పణ



యోగి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సమాధివద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న వేదపండితులు

కురిచేడు: స్థానిక శ్రీయోగి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మఠాన్ని జీర్ణోద్ధరణ చేసేందుకు గ్రామస్తులు సోమవారం అంకురార్పణ చేశారు. ఆలయం పురాతనమై శిథిలావస్థకు చేరటంతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి నూతనంగా ఆలయం నిర్మించాలని గ్రామస్తులు ఆలోచించి అందుకు గుంటూరు సిద్ధాంతి సాగి నరసింహామూర్తి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య సీతలాంబదేవి యంత్ర కళాప కర్షణ కార్యక్రమం నిర్వహించారు.

నీటి బిల్లుల చెల్లింపునకు సీఎం గ్రీన్ సిగ్నల్

యర్రగొండపాలెం: గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. వారం రోజుల్లో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు నీరు సరఫరా చేసే కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సోమవారం సీఎంను కలిసి వివరించారు. నీటి బిల్లుల కోసం రూ.236.34 లక్షలు అవసరం ఉంటుందని ఇంజినీర్ ఇన్ చీఫ్ కృష్ణారెడ్డి ప్రభుత్వానికి నివేదిక అందచేశారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బిల్లుల చెల్లింపునకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో బిల్లుల చెల్లింపు ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో జిల్లాలో ముఖ్యంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లు తమ బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయించుకోవాలని మంత్రి సూచించారు.

వినియోగదారుల హక్కులపై అవగాహన

కొనకనమిట్ల: మండలంలోని మర్రిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం సునీత అధ్యక్షతన వినియోగదారుల క్లబ్ సమావేశం నిర్వహించారు. ఎంఈఓ డాంగే షరీఫ్ పాల్గొని వినియోగదారుల హక్కులు, పాటించాల్సిన నియమాలు అనుసరించాల్సిన అంశాలు, పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్స్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. 8, 9 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులతో పాఠశాల వినియోగదారుల క్లబ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం ఎంఈఓను ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్స్ కోఆర్డినేటర్లు మండ్ల రామాంజనేయులు, గోపాలకృష్ణమూర్తి, ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్య



భాస్కర్‌రెడ్డి మృతదేహం

పెద్దదోర్నాల: మండల పరిధిలోని రామచంద్రకోటకు చెందిన మాలపాటి భాస్కర్‌రెడ్డి (46) అనే రైతు అప్పుల బాధకు తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య వెంకట లక్ష్మమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ప్రసాద్ మృతి బాధాకరం

దర్శి: గోల్డ్ షాప్ నిర్వాహకుడు పోతంశెట్టి ప్రసాద్ మృతి భాదాకరమని గోల్డ్ షాప్ అసోషియేషన్ అధ్యక్షుడు దేవతి మహానంద అన్నారు. దర్శి పట్టణంలో ఆదివారం అగ్నిప్రమాదంలో మృతి చెందిన ప్రసాద్ చిత్రపటానికి గోల్డ్‌షాపు కార్యక్రమంలో మహానంది, మేడగం రెడ్డెయ్య, కొత్తమారం నాగిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు వైద్యశిబిరం

యర్రగొండపాలెం: డాక్టర వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఐటీడీఏ సంయుక్తంగా మండలంలోని వెంకటాద్రిపాలెం పీహెచ్‌సీలో మంగళవారం వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మిత్ర జీసీ శేఖరాచారి తెలిపారు. వైద్యశిబిరంలో ఒంగోలుకు చెందిన రవి తల్లి పిల్లల వైద్యశాల, శ్రీ ప్రశాంతి వైద్యశాలలకు చెందిన వైద్యనిపుణులతో పాటు ప్రభుత్వ వైద్యాధికారులు కోటా నాయక్, నాయబ్‌రసూల్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే వైద్యశిబిరంలో గర్భిణులు, పిల్లలకు, నరాలు, ఎముకలు, జనరల్ రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని, రోగి పరిస్థితి ఆధారంగా నెట్‌వర్క్ వైద్యశాలలకు రిఫర్ చేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మాజీ సైనికులకు సన్మానం



కమిషనర్‌తో సత్కారం అందుకున్న మాజీ సైనికులు

దర్శి: నా-దేశం నా-భూమి కార్యక్రమంలోభాగంగా నగర పంచాయతీ కార్యాలయంలో మాజీ సైనికులు, వారి భార్యలను నగర పంచాయతీ కమిషనర్ మహేష్ సోమవారం సన్మానించారు. మాజీ సైనికులు ఎం వెంకటేశ్వరరెడ్డి, పీబీ ఓబయ్య, బి.రామయ్య, సైనికుల భార్యలు పి. ఆదిలక్ష్మమ్మ, జైరాభీలను దుశ్శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వారి సేవలను కొనియాడారు.

జేసీబీ, ఇసుక ట్రాక్టర్ స్వాధీనం

ముండ్లమూరు: మండలంలోని మారెళ్ల గుండ్లకమ్మ నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ సీఐ సుందరరామయ్య తెలిపారు. గుండ్లకమ్మ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో సోమవార సిబ్బందితో కలిసి దాడి చేశామని, దాడిలో ట్రాక్టర్‌కు ఇసుకను లోడ్ చేస్తున్న జెసిబిని, ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొదటి నేరం కింద జేసీబీకి రూ.50 వేల జరిమానా, ట్రాక్టర్‌కు రూ.10 వేల వరకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై శ్రీధర్‌బాబు, సిబ్బంది ఉన్నారు.

చిరుపొట్ట దశలో పొటాష్ ఎరువును వాడాలి

తాళ్లూరు(ముండ్లమూరు): ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు చిరు పొట్టదశలో పొటాష్ ఎరువును వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. వ్యవసాయ పర్యటనలో భాగంగా తాళ్లూరులో పొట్టదశలో ఉన్న వరిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుపొట్ట దశలో నత్రజని ఎరువును వాడడం వలన గింజ మెత్తదనం వచ్చి మిల్లింగ్ సమయంలో ముక్కలవుతుందన్నారు. పూత సమయంలో నత్రజని ఎరువులను వాడరాదన్నారు. పొటాషియం వాడడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఏఈఓ నాగరాజు, రైతులు ఉన్నారు.

బస్సు ఢీకొని ఒకరికి గాయాలు

మార్కాపురం: తర్లుపాడు మండలం మంగళకుంట గ్రామానికి చెందిన కాశయ్య తన టూ వీలర్‌పై మార్కాపురం వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడటంతో గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం మార్కాపురం చెరువుకట్టపై చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని అంబులెన్స్ లో జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. వైద్యశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

తర్లుపాడు: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడి కథనం ప్రకారం.. కంభం మండలం లింగోజీపల్లి గ్రామానికి చెందిన రావూరి లక్ష్మీనారాయణ మార్కాపురం వస్తుండగా === ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురానికి తరలించారు.

కాటాలకు ప్రభుత్వ ముద్ర ఉండాలి

రాచర్ల: వివిధ వస్తువులను తూకం వేసుకునేందుకు గ్రామాల్లో వాడుకుంటున్న డిజిటల్ కాటాలకు తప్పని సరిగా ప్రభుత్వ ముద్ర (సీల్) వేయించుకోవాలని మార్కాపురం తూనికలు, కొలతల శాఖ అధికారి షేక్ రియాజ్ అహ్మద్ సూచించారు. మండలంలోని చోళ్లవీడు, రాచర్ల గ్రామాల్లో సోమవారం టాటాఏస్ వాహనాల వద్ద పత్తి తూకం వేస్తున్న డిజిటల్ కాటాలను ఆయన పరిశీలించారు. పత్తి కొనుగోలుదారుల వద్ద ఉన్న డిజిటల్ కాటాలకు ఎలాంటి ప్రభుత్వ ముద్ర లేకపోవడంతో డిజిటల్ కాటాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక రాచర్ల బస్‌స్టాండ్ సెంటర్‌లోని పలు కిరాణ షాపులను తనిఖీ చేశారు. అనంతరం ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మార్కాపురం తూనికలు, కొలతల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



డిజిటల్ కాటాను పరిశీలిస్తున్న రియాజ్ అహ్మద్

ఆధార్ కేంద్రాలను వినియోగించుకోవాలి

బేస్తవారిపేట: మండలంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ సాంబశివరావు తెలిపారు. ఈ నెల 22న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బేస్తవారిపేట సచివాలయం-1, మధ్యాహ్నం నుంచి సచివాలయం-2, ఉదయం నుంచి సాయంత్రం వరకు 23న పిటికాయగుళ్లలో, 24న సలకలవీడు, 25న పూసలపాడులో నమోదు ఉంటుందని చెప్పారు. 5-15 ఏళ్ల వారికి ఆధార్‌కార్డులు నమోదు, ఆధార్ కార్డుల్లో చిరునామా, ఫొటో మార్పు, వేలిముద్రలు అప్‌డేట్ చేస్తారని చెప్పారు.

పుల్లలచెరువు: మండలంలోని పలు సచివాలయాల పరిధిలో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని ఎంపీడీవో మరియదాసు కోరారు. శతకోడు ఆధార్ కేంద్రం పరిధిలో గంగవరం 22న, గారపెంట 23, 24, పిడికిటివానిపల్లి 25వ తేదీల్లో, ఐటీవరం ఆధార్ కేంద్ర పరిధిలో రాచకొండ 22,23,24 తేదీల్లో, చాపలమడుగు 25వ తేదీల్లో ఆధార్ అపడేట్ చేసుకోవాలని కోరారు.